

నేడు ఉద్యోగులకు ప్రత్యేక స్పందన

కలెక్టర్ ప్రశాంతి



ప్రజాశక్తి - భీమవరం

జిల్లాలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల ఫిర్యాదులు, సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ప్రతి నెలా మూడో శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్‌డే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సర్వీస్, వ్యక్తిగత, ఇతరత్రా ఫిర్యాదులు సమర్పించవచ్చని పేర్కొన్నారు.

నత్తనడకన గృహ నిర్మాణం..!

రెండు జిల్లాల్లో లక్షా 70 వేల ఇళ్లు మంజూరు
ఇప్పటి వరకూ పూర్తయినవి 47,332 మాత్రమే
ఇంకా లక్షా 22 వేల అసంపూర్ణంగానే
ఎన్నికలలోపు పూర్తయ్యే ఇళ్లెన్నో
రెగ్యులర్ హౌసింగ్ పీడీ లేక ఏలూరు జిల్లావాసుల అవస్థలు



ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

రెండు జిల్లాల్లోనూ పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ప్రతి పేదవానికీ ఇల్లు నిర్మిస్తామన్న ప్రభుత్వ హామీ ముందుకు సాగడం లేదు. వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు దాటిపోయింది. ఇప్పటి వరకూ మంజూరు చేసిన ఇళ్లకు.. నిర్మాణం పూర్తయిన ఇళ్లకూ ఏమాత్రం పొంతన లేకుండాపోయింది. మరో ఎనిమిది నెల్లల్లోపు సాధారణ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ఎప్పటికి పూర్తయ్యేనో అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెబుతున్న పథకాల్లో గృహనిర్మాణం ఒకటి. అలాంటి పథకాన్ని పర్యవేక్షించేందుకు ఏలూరు జిల్లాలో గృహనిర్మాణశాఖకు రెగ్యులర్ పీడీ కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ రెండు జిల్లాల్లో మంజూరైన ఇళ్లు, పూర్తయిన ఇళ్ల నిర్మాణాల లెక్కలు పరిశీలిస్తే ఈ పథకం ఎంత నత్తనడకన సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏలూరు జిల్లాలో 28 మండలాలు ఉండగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలు, పిఎంఎవై గృహనిర్మాణాల కింద 98,874 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకూ పూర్తయిన ఇళ్లు మాత్రం 23,181 మాత్రమే. ఇంకా 75,693 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎప్పటికి పూర్తవుతాయో తెలియని దుస్థితి నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లాలో 20 మండలాలు ఉండగా 71,283 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకూ పూర్తయిన ఇళ్లు 24,151 మాత్రమే. ఇంకా 47,132 ఇళ్లు అసంపూర్తిగానే ఉన్నాయి. దీన్నిబట్టి రెండు జిల్లాల్లోనూ పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పథకం ఎంత నత్తనడకన సాగుతుందో స్పష్టమవుతోంది. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక చోట్ల ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లస్థలాలు గృహ నిర్మాణాలకు అనుకూలంగా లేని పరిస్థితి నెలకొంది. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇప్పటికీ పూర్తికాకపోవడం అతిముఖ్యమైన కారణంగా లబ్ధిదారులు చెబుతున్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఏమాత్రం సరిపోకపోవడం ప్రధాన కారణంగా కన్పిస్తోంది.

రూ.లక్షా 80 వేలతో ఇల్లు పూర్తవుతుందా..?

ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న సాయం కేవలం రూ.లక్షా 80 వేలు మాత్రమే. ఈ సొమ్ములు పునాదుల దశకు కూడా సరిపోని పరిస్థితి నెలకొంది. సిమెంట్, ఐరన్, ఇసుక వంటి ధరలు ఆకాశంలో ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన సెంటున్నర స్థలంలో ఇల్లు నిర్మించాలంటే తక్కువగా లెక్కించినా దాదాపు రూ.ఎనిమిది లక్షలు వరకూ ఖర్చవుతున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించాలంటే ప్రభుత్వం ఇచ్చే సాయం కాకుండా మరో రూ.ఆరు లక్షలుపైన అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంత పెద్దమొత్తంలో అప్పు పుట్టే పరిస్థితి ఇళ్ల స్థలాల పొందిన లబ్ధిదారులకు లేదు. దీంతో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఇల్లు కట్టకపోతే ఇంటి స్థలం వెనక్కి తీసుకుంటామని లబ్ధిదారులకు నోటీసులు వంటివి జారీ చేసినా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే సాయం పెంచడం లేదు. దీంతో లబ్ధిదారులు అప్పు చేసి ఇల్లు కట్టేందుకు ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం మాత్రం అన్నీ తామే ఇస్తున్నట్లు గొప్పలు చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోని పరిస్థితి ఉంది. గృహప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం తేదీలు ప్రకటించడం వెనక్కి తగ్గడం పరిపాటిగా మారిపోయింది. ఇళ్ల నిర్మాణాలు అనుకున్న స్థాయిలో జరగకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి అందించే సాయం పెంచితే లబ్ధిదారులు ముందుకొచ్చే పరిస్థితి ఉంటుంది.

పారదర్శకంగా ఓటర్ల జాబితా పరిశీలన

కలెక్టర్ పి.ప్రశాంతి

ప్రజాశక్తి - వీరవాసరం

ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాను పారదర్శకంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం నందమూరుగరువులో ఆమె ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయాన్ని, మండల పరిషత్ పాఠశాలలోని పోలింగ్‌బూత్‌లు 173, 174ను, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. సచివాలయంలో రిజిస్టర్లను, కంప్యూటర్ డేటాను పరిశీలించారు. ఓటర్ల ఇంటింటా సర్వే ఎంతమేరకు పూర్తి చేశారనేది అడిగి తెలుసుకున్నారు. బిఎల్‌ఒల వెంట వాలంటీర్లను, ఇతర వ్యక్తులను తీసుకెళ్లరాదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మార్పులు, చేర్పులు రెండు శాతం కంటే ఎక్కువ ఉంటే తహశీల్దార్ పరిశీలించాలని సూచించారు. బిఎల్‌ఒలు ఇంటింటికీ సర్వేకు వెళ్లినప్పుడు ఎటువంటి ఒత్తిడికీ లొంగరాదని సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లలకు అందించే పోషకాలను పరిశీలించి కోడుగుడ్డు సైజు స్వయంగా పరిశీలించారు. పిల్లల హాజరుపై ఆరా తీశారు. నిర్ధేశిత మెనూ ప్రకారం పిల్లలకు పోషకాహారం అందించాలని, ఎక్కడైనా లోటుపాట్లు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదేవిధంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి విద్యుత్, తలుపులు, టాయిలెట్‌లు, శానిటేషన్ తదితర వివరాలతోపాటు వికలాంగులకు ర్యాంపు ఉన్నదీ లేనిది కలెక్టర్ పరిశీలించారు. మండలంలో ప్రతి పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని మండల అధికారులను ఆదేశించారు. ఆమె వెంట తహశీల్దార్ సుందర్రాజు, ఎంపిడిఒ జ్యోతి, డిటి సుబ్బారావు, ఆర్ఐ రూజ్‌వెల్ట్, బిఎల్‌ఒలు, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.



వీరవాసరం: వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ ప్రశాంతి

పాలకొల్లు రూరల్: ఓటర్ల జాబితా ఇంటింటా పరిశీలన కార్యక్రమం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని శివదేవునిచిక్కాల గ్రామ సచివాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. డోర్ టు డోర్ సర్వే ఎన్ని ఇళ్లు పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని ఇళ్లు మిగిలి ఉన్నాయని ఆమె అడిగి తెలుసుకున్నారు. మరణించిన వారి ఓట్లు డిలీట్ చేశారా లేదా అని ఆమె పరిశీలించారు. కొత్తగా ఎన్ని ఓట్లు నమోదయ్యాయి, చేర్పులు, మార్పుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను, కంప్యూటర్ డేటాను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణకు సంబంధించి డోర్ టు డోర్ వెరిఫికేషన్ వెళ్లినప్పుడు తప్పనిసరిగా బిఎల్‌ఒలు బిఎల్‌ఎలను వెంట తీసుకుని వెళ్లాలన్నారు. బిఎల్‌ఒలు వెంట వాలంటీర్లుగాని మరి ఏ ఇతరులనుగాని తీసుకెళ్లరాదని ఆమె స్పష్టం చేశారు. ఫారం 6, 7, 8పై పూర్తి అవగాహన కల్గి ఉండాలని, ప్రతిదానికీ తప్పనిసరిగా డాక్యుమెంటు పేపర్లు బిఎల్‌ఒ వద్ద ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. ఒకే డోరు నెంబర్‌లో 10 మంది ఓట్లు ఉంటే మళ్లీ ఒకసారి వెరిఫికేషన్ చేయాలని ఆమె ఆదేశించారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి ఎఇఆర్‌ఒలు తహశీల్దార్లతో సమావేశం నిర్వహించాలని ఆమె ఆదేశించారు. మృతి చెందిన ఓటర్లను, వివాహమైన ఓటర్లను ఫారం-7 ద్వారా తొలిగించాలన్నారు. బిఎల్‌ఒల రిజిస్టర్లను తహశీల్దార్లు పరిశీలించాలన్నారు. బిఎల్‌ఒలు డోర్ టు డోర్ వెరిఫికేషన్ వెళ్లినప్పుడు ఎలాంటి ఒత్తిడికీ లొంగరాదని స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటరు జాబితాలో నమోదుకు ఫారం-6 ద్వారా చేయించేటప్పుడు పుట్టిన తేదీకి సంబంధించిన సర్టిఫికెట్లను తప్పక తీసుకోవాలన్నారు. ఇంటింటి సర్వే వివాదాలకు తావు లేకుండా నిర్వహించాలని, అలసత్వం వహిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సిహెచ్.పెద్దిరాజు, ఎంపిడిఒ సంగాని వెంకటేశ్వరరావు, బిఎల్‌ఒలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


అంగన్వాడీల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్తా

మంత్రి కొట్టు సత్యనారాయణ హామీ

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం

అంగన్వాడీల సమస్యలను సిఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. గురువారం స్థానికంగా మంత్రి నివాసం వద్ద అంగన్వాడీ నేతలు మంత్రి కొట్టు సత్యనారాయణను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఝాన్సీ, కళ్యాణి మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పెన్షన్, రిటైర్‌మెంట్ బెనిఫిట్‌లు ఏవీ సక్రమంగా అమలు కావడం లేదన్నారు. తమకు తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా జీతాలు పెంచుతామని సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలు కావడం లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఇవ్వాల్సిన బిల్లులు కూడా సక్రమంగా చెల్లించడం లేదన్నారు. 2017 నుండి టిఎ బిల్లులు ఇవ్వడం లేదని వాపోయారు. పిల్లలకు, బాలింతలకు వండి పెట్టేందుకు ప్రభుత్వం గ్యాస్ కూడా సరఫరా చేయడం లేదని, ఆ భారాన్ని అంగన్వాడీలే భరించాల్సి వస్తుందని వారన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, అంగన్వాడీ నేతలు శ్యామల కుమారి, దీన అనురాధ తదితరులు పాల్గొన్నారు.

ఆచంట: అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో కన్నా అదనంగా వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వైట్ల ఉషారాణి కోరారు. ఐసిడిఎస్ పరిరక్షణ కోసం అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పిఎఫ్, ఇఎస్ఐ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని కోరుతూ గురువారం పోడూరు మండలం తూర్పుపాలెంలోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయం వద్ద ఎంఎల్‌ఎ రంగనాథరాజుకు అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ రిటైర్‌మెంట్ బెనిఫిట్ కింద రూ.5 లక్షలతోపాటు వేతనంలో సగం పెన్షన్ కింద మంజూరు చేయాలన్నారు. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలన్నారు. హెల్పర్లకు ప్రమోషన్లలో వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని, దీనంలో రాజకీయ జోక్యం అరికట్టాలని కోరారు. చిన్నారులకు యూనిఫామ్‌తోపాటు అమ్మఒడి పథకం అమలు చేయాలన్నారు. పెండింగులో ఉన్న టిఎ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్వీసులో ఉండి మృతి చెందిన కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. సీనియార్టీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆచంట ఎంఎల్‌ఎ రంగనాథరాజు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వర్ధిపర్తి అంజిబాబు, పోడూరు మండల అధ్యక్షురాలు జె.ఉమ, నాయకులు, ఆర్.కుమారి, మైలే విజయలక్ష్మి, గుత్తుల శ్రీదేవి, పి.నాగలక్ష్మి పాల్గొన్నారు.



మంత్రి కొట్టుకు వినతిపత్రం అందిస్తున్న నేతలు, అంగన్వాడీలు

పలుచోట్ల వర్షం



మొగల్తూరులో మడుగుల్లా మారిన రోడ్డు

ప్రజాశక్తి - మొగల్తూరు

మండలంలోని పలు గ్రామాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు ఈ వర్షంతో సేదతీరారు. అయితే ధ్వంసమైన రహదారులపై వర్షపు నీరు నిలిచి మడుగులను తలపించాయి. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పెనుమంట్ర: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం మోస్తరు వర్షం కురిసింది. ముఖ్యంగా పొలమూరు, పెనుమంట్ర, మాముడూరు, మార్టేరు, ఆలమూరు, భట్లమగుటూరు, బ్రాహ్మణచెరువు, వివిపాలెం, నెలమూరు, వెలగలేరు, నెగ్గిపూడితోపాటు పలు గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది.

పాలకొల్లు: పాలకొల్లులో వరుసగా మూడో రోజు గురువారం ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం ఎండ, వానలతో దోబూచులాడింది. మధ్యాహ్నం ఈదురుగాలులు వీచాయి. తర్వాత ఒక మోస్తరు వర్షం కురిసింది.

టిటిడి బోర్డు సభ్యునిగా మేకా శేషుబాబు..!

ప్రజాశక్తి - పాలకొల్లు

పాలకొల్లుకు చెందిన మాజీ ఎంఎల్‌సి, మాజీ జెడ్‌పి ఛైర్మన్ మేకా శేషుబాబును టిటిడి పాలకమండలి సభ్యునిగా నియమించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయనకు సమాచారం అందిందని విశ్వసనీయ సమాచారం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నాటి నుంచి వైసిపినే అంటి పెట్టుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను టిటిడి పదవి వరించినట్లు సమాచారం. ఈ సమాచారం తెలిసి పలువురు ప్రముఖులు గురువారం రాత్రి మేకా శేషుబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో పాలకొల్లు ఎంపిపి చిట్టూరి కనక మహాలక్ష్మి ఏడుకొండలు, వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ జోగి వెంకటేశ్వరరావు, కాసాని కేశవరావు, జోగి వడ్డికాసులు, గంటా వెంకన్న తదితరులు ఉన్నారు.



శేషుబాబుకు ప్రముఖుల అభినందనలు

డిఎన్‌ఆర్‌ను ప్రభుత్వంలో విలీనం చేయాలి

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ

ప్రజాశక్తి - భీమవరం

దంతులూరి నారాయణరాజు (డిఎన్ఆర్) విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక డిఎన్ఆర్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.పెద్దిరాజు మాట్లాడుతూ 1945 జులై 4న స్థాపించిన దంతులూరి నారాయణరాజు (డిఎన్ఆర్) విద్యాసంస్థలను ఎంతోమంది దాతలు సేవా దృక్పథంతో భూములు, విరాళాలు ఇచ్చి నిర్మించారని గుర్తు చేశారు. ప్రభుత్వ నిధులతో కూడా ఈ కళాశాలను అభివృద్ధి చేశారని తెలిపారు. ఇప్పటి వరకు ఈ విద్యాసంస్థలు ఎయిడెడ్ విద్యాసంస్థలుగా కొనసాగుతూ వచ్చాయన్నారు. ప్రస్తుత యాజమాన్యం ఈ విద్యాసంస్థలను ప్రయివేటుపరం చేయాలని చూస్తుందని, ప్రభుత్వం దీనికి సహకరించడం దారుణమని అన్నారు. ఇప్పటికే అనేక దఫాలుగా యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఈ విద్యాసంస్థలను ఎయిడెడ్‌గానే కొనసాగించాలని కోరామని తెలిపారు. అయినా ప్రభుత్వంలోనూ, యాజమాన్యంలోనూ ఎటువంటి మార్పు రాలేదని అన్నారు. ఈ విద్యాసంస్థలను ఎయిడెడ్‌గా కొనసాగించాలని, లేదా ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థులను సమీకరించి పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు ఎస్.లక్ష్మణ్, జి.శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు సిహెచ్.శాంతి, బి.గణేష్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.



పోస్టర్ ఆవిష్కరించిన ఎస్‌ఎఫ్‌ఐ నేతలు, విద్యార్థులు

ఒక ఇంట్లో ఓటర్లందరినీ ఒకే బూత్‌లో ఉంచాలి

టిడిపి నేతలు పితాని, షరీఫ్

ప్రజాశక్తి - భీమవరం రూరల్

రాష్ట్రంలో ఒకే డోర్ నెంబర్లోని ఒకే కుటుంబీకులను వైసిపి ప్రభుత్వం వార్డు వాలంటీర్ల ద్వారా వేర్వేరు పోలింగ్ బూత్‌ల్లో చేర్పించారని, వారందరినీ తిరిగి ఒకటే బూత్‌లోకి చేర్పించాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్ డిమాండ్ చేశారు. గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం కుల, ఆదాయ, ఇతర ధ్రువీకరణ పత్రాలను గత మూడు మాసాలుగా జారీ చేయకుండా సురక్ష పథకం పేరుతో ఒకేసారి ఇవ్వడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ భవిష్యత్తు గ్యారెంటీ మహాశక్తి చైతన్య రథయాత్ర విజయవంతం చేయాలన్నారు. త్వరలో నారా లోకేష్ యువగళం పాదయాత్రను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, మాజీ మంత్రి పీతల సుజాత, రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, నేతలు వలవల మల్లికార్జునరావు, పొత్తూరి రామాంజనేయరాజు, గొర్రెల శ్రీధర్, కోళ్ల నాగేశ్వరరావు, దొమ్మేటి వెంకట సుధాకర్, పోతుల అన్నవరం, జెడ్‌పిటిసి ఉప్పలపాటి సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం చేయండి

డిపిఒ మల్లికార్జునరావు

ప్రజాశక్తి - ఉండి

ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన యువత అంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా పంచాయతీ అధికారి, ఉండి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మల్లికార్జునరావు అన్నారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో బిఎల్‌ఒలు, సూపర్‌వైజర్లకు ఓటు నమోదు ప్రక్రియపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటింటికీ తిరిగి కొత్త ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఓటు హక్కు తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. మృతి చెందిన వారి ఓట్లను, పెళ్లయ్యి వేరే ఊరు వెళ్లిన, వలస వెళ్లిన వారి ఓట్లను జాబితా నుండి పారదర్శకంగా తొలగించాలన్నారు. కొత్తగా వచ్చిన ఓటర్లను నమోదు చేయాలని, చిరునామాల మార్పు వేగవంతం చేయాలన్నారు. ఉండి మండలంలో బూత్ లెవెల్ అధికారుల పనితీరు సరిగా లేదని, ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియలో వెనుకబడి ఉన్నారని అన్నారు. ఈ నెల 25వ తేదీలోపు ఓటు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ అడబాల వెంకట అప్పారావు, మండల విస్తరణాధికారి అందే కొండలరావు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న డిపిఒ మల్లికార్జునరావు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

భీమవరం డిఎస్‌పి శ్రీనాథ్

ప్రజాశక్తి - పాలకోడేరు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భీమవరం డిఎస్‌పి శ్రీనాథ్ హెచ్చరించారు. గొల్లలకోడేరులో ఆరో వార్డుకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భీమవరం రూరల్ సిఐ నాగప్రసాద్, ఎస్ఐ నాలం శ్రీనివాస్‌తో కలిసి ఆ గ్రామంలో గురువారం పర్యటించారు. పోలింగ్ బూత్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన డిఎస్‌పి ఎన్నికల అధికారులు శివకృష్ణ, రమలీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఆరో వార్డుకు పోటీలో ఉన్న అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. పోలింగ్ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు. సమావేశంలో వైసిపి నాయకులు కలిదిండి శ్రీనివాసవర్మ, టిడిపి నాయకులు కమ్మిలి రాంబాబు, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.



ఎన్నికల సిబ్బందితో మాట్లాడుతున్న డిఎస్‌పి

ఓటును వృథా చేయొద్దు

ఎంఎల్‌సి షేక్ సాబ్జీ

ప్రజాశక్తి - ఆగిరిపల్లి

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అమూల్యమైనదని, దాన్ని వృథా చేయొద్దని, నిజాయితీపరులకు ఓటు వేసి ఎన్నుకోవాలని ఎంఎల్‌సి షేక్ సాబ్జీ సూచించారు. ఆగిరిపల్లిలోని యుటిఎఫ్ భవనంలో జరిగిన యుటిఎఫ్ మండల జనరల్ కౌన్సెల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఆన్‌లైన్ సభ్యత్వం పూర్తిచేసుకుని తొలి మండల కౌన్సిల్ ఎన్నికలు జరుపుకుంటున్న ఆగిరిపల్లి యుటిఎఫ్ శాఖకు ఆయన అభినందనలు తెలిపారు. ఆగిరిపల్లి యుటిఎఫ్ భవనానికి యుటిఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి అక్కినేని కృష్ణ సుందరరావు పేరుపెట్టడం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి మరో ఎంఎల్‌సి కెఎస్.లక్ష్మణరావు అన్నారు. అనంతరం మండల యుటిఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పామర్తి కృష్ణ, కలపాల అజరయ్య, గౌరవఅధ్యక్షులుగా బత్తుల జీవరత్నం, కోశాధికారిగా సతీష్, ఉపాధ్యక్షులుగా అంజనాదేవి, రాకేష్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జ్ఞానసుందరం, అపర్ణ, రామచంద్రన్, పాపారావు, కిశోర్, రవికుమార్ పాల్గొన్నారు.



నూతన కంప్యూటర్‌ను ప్రారంభిస్తున్న ఎంఎల్‌సి షేక్ సాబ్జీ


ఇంటింటా ఓటర్ల సర్వే చేస్తున్న తహశీల్దార్, అధికారులు

21 లోపు ఓటర్ల సర్వే పూర్తి చేయాలి

ప్రజాశక్తి - పోడూరు

మండలంలో అన్ని గ్రామాల్లో ఓటర్ల పరిశీలన కార్యక్రమం ఈ నెల 21వ తేదీ సాయంత్రంలోపు కచ్చితంగా పూర్తి చేయాలని తహశీల్దార్ కృష్ణారావు కోరారు. పోడూరులో ఇంటింటా జరుగుతున్న ఓటరు పరిశీలనా కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదు, చిరునామాల మార్పు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపులో ఎక్కడా తప్పులు దొర్లకూడదని సూచించారు. అలాగే బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక రికార్డు నిర్వహించాలని కోరారు. ఈ ప్రక్రియలో ఎక్కడా వాలంటీర్ల ప్రమేయం లేకుండా చూడాలని సూచించారు. ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి శీలబోయిన జయరామ కృష్ణ, విఆర్ఒలు, బిఎల్ఒలు పాల్గొన్నారు

21 నుంచి 'మహిళా శక్తి'

ప్రజాశక్తి - పెనుమంట్ర

ఈ నెల 21వ తేదీ నుంచి మండలంలో మహిళాశక్తి కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు టిడిపి మండల అధ్యక్షుడు తమనంపూడి శ్రీనివాస్‌రెడ్డి (బుల్లాలు) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీమంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ ఆదేశానుసారం తనయుడు వెంకట్ ఆధ్వర్యంలో మహిళాశక్తి కార్యక్రమం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీన నెగ్గిపూడి, 22న ఎస్ ఇల్లింద్రపర్రు, 23న వెలగలేరు, 24న మల్లిపూడి, 25న సత్యవరం, 26న జుత్తిగ, 27న కొయ్యేటిపాడు, 28న నత్తా రామేశ్వరం, 29న ఆలమూరు, 30న గరువు, బొక్కావారిపాలెం, 31న మాముడూరు, సెప్టెంబర్ 1న ఓడూరు, 2, 3న పొలమూరు, 4న నెలమూరు, 5, 6న పెనుమంట్ర, 7న భట్లమగుటూరు, 8న వెలగలవారిపాలెం, 9, 10 తేదీల్లో మార్టేరుతో ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాలకు మండల స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, గ్రామ అధ్యక్షులు, సెక్రటరీ, సమన్వయ కమిటీ సభ్యులు విధిగా పాల్గొనాలని కోరారు.

రెగ్యులర్‌పై కాంట్రాక్టు ఉద్యోగుల హర్షం

ప్రజాశక్తి - గణపవరం

ముఖ్యమంత్రి కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేసినందుకు గాను పిహెచ్‌సి కాంట్రాక్టు వైద్య సిబ్బంది బుధవారం హర్షంవ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎం.యోహన్, ఎస్తేరురాణి, బి.శ్రీనివాస్, ఎ.కెంపురత్నం మాట్లాడుతూ 2014లో సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలు ఆయనకు రుణపడి ఉంటారని తెలిపారు.

మృతుల కుటుంబాలకు ఎంఎల్ఎ పరామర్శ

ప్రజాశక్తి - వీరవాసరం

మండలంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్ గురువారం పరామర్శించి సానుభూతి తెలిపారు. తలతాడితిప్పకు చెందిన శ్రీ సీతారామస్వామి దేవ స్థానం ఛైర్మన్ పాలా నాగరాజును, మడుగుపోలవరం సర్పంచి బోనం పరమేశ్వరావును, బండి బాలాజీ, మత్స్యపురి గ్రామంలో బళ్ల పెన్నయ్య, జక్కు అబ్బులును ఎంఎల్ఎ పరామర్శించారు. ఆయన వెంట భీమవరం ఎఎంసి ఛైర్మన్ కోటిపల్లి బాబు, వీరవాసరం సర్పంచి చికిలే మంగతాయారు, అండలూరు సొసైటీ అధ్యక్షుడు మానుకొండ ప్రదీప్‌కుమార్, ఎంపిటిసి బోను జోత్స్నాదేవి ఉన్నారు.

వేలంపాట ఆదాయంతో గ్రామాభివృద్ధి

ప్రజాశక్తి - అత్తిలి

వేలంపాట ద్వారా వచ్చే ఆదాయంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కె సముద్రపుగట్టు సర్పంచి బండి వెంకటలక్ష్మి అన్నారు. గురువారం పంచాయతీ పరిధిలోని 18 ఎకరాల విస్తీర్ణంలోని చేపల చెరువుకు ఇఒపిఆర్‌డి ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ మూడు సంవత్సరాలకు గాను రూ.22 లక్షలకు రేలంగి చెందిన సతిత జ్యోతి పాడినట్లు తెలిపారు. గత పాటలో రూ.18 లక్షల 20 వేలకు వెళితే, ఈ ఏడాది రూ.3.80 లక్షల అదనపు ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఆదాయంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె.సుజాత, వైసిపి గ్రామ అధ్యక్షుడు కముజు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

టిడిపి, వైసిపి మద్దతుదారులు

ఉమ్మడిగా పోటీ చేయడం సరికాదు

గొల్లలకోడేరు వైసిపికి చెందిన ఒక గ్రూపు విమర్శ

ప్రజాశక్తి - పాలకోడేరు


మాట్లాడుతున్న వైసిపి నాయకులు

వైసిపి మద్దతు దారులకు పోటీగా టిడిపి, వైసిపి మద్దతుదారులు కలిసి పోటీ చేయడం సరికాదని, ఇలా చేస్తే రాబోయే రోజుల్లో వైసిపి పరిస్థితి ఏంటని గొల్లలకోడేరు వైసిపికి చెందిన ఒక గ్రూపు విమర్శిస్తోంది. గ్రామంలో ఆరో వార్డుకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం చివరి రోజులో భాగంగా గురువారం వైసిపికి చెందిన ఒక గ్రూపు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఉపసర్పంచి, వైసిపి నాయకులు కలిదిండి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల్లో అప్పటి వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న గోకరాజు రామరాజు సర్పంచిగా కుక్కల లక్ష్మిని, ఉప సర్పంచిగా నున్న, జెడ్‌పిటిసిగా పెద్దిశెట్టి లక్ష్మీ తులసిని వైసిపి అభ్యర్థులుగా ప్రకటించి ఎన్నికల్లో పోటీకి దింపారని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆరో వార్డుకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసిపి గ్రామ కన్వీనర్ తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా టిడిపి మద్దతుదారులతో కలిసి తమకు పోటీగా టిడిపికి చెందిన అభ్యర్థిని ఎన్నికల్లో దింపడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. వైసిపికి చెందిన గ్రామ సర్పంచి, ఉప సర్పంచి, జెడ్‌పిటిసిలు కలిసి వైసిపి మద్దతుదారున్ని ఆరో వార్డుకు పోటీలో దింపడం జరిగిందని అంతా ఆలోచించి సహకరించాలని కోరారు. జెడ్‌పిటిసి పెద్ది శెట్టి లక్ష్మీ తులసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసిపి కన్వీనర్ జెడ్‌పిటిసిగా తనకు ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదన్నారు. వైసిపి గ్రామ కన్వీనర్ అయ్యుండి ఆరవ వార్డుకు టిడిపి మద్దతుదారులను నిలబెట్టడం దారుణం అన్నారు. వీరి వెంట వైసిపి సర్పంచి కుక్కల లక్ష్మి, వైసిపి నాయకులు ఉన్నారు.

పంచాయతీ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేదు

పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని గొల్లలకోడేరు వైసిపికి చెందిన మరో గ్రూపు చెబుతోంది. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మద్దతు దారులు పోటీలో ఉంటారే తప్ప రాజకీయ పార్టీలకు సంబంధం లేదన్నారు. ఆరో వార్డుకు పోటీలో ఉన్న అభ్యర్థి కేవలం ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రమేనని ఏ పార్టీకి చెందిన వ్యక్తీ కాదని అపోహలకు పోవద్దని స్పష్టం చేశారు.

వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

ప్రజాశక్తి - పెనుగొండ

సిద్ధాంతం వశిష్ట గోదావరిలో దూకి వృద్ధుడు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన వి.మంగయ్య నాయుడు(70)కు ఏ కష్టం వచ్చిందో తెలీదు గానీ గురువారం మధ్యాహ్నం గోదావరి రేవులో దూకాడు. మత్స్యకారులు వెంటనే గమనించి వృద్ధుని ప్రాణాలు కాపాడారు. అనంతరం మత్స్యకారులు మహిళా పోలీస్ కానిస్టేబుల్‌కు ఫిర్యాదు చేయడంతో ఆమె పెనుగొండ పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు. సిఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని అతని బంధువులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధుడిని అప్పగించారు.

ఉండిలో ట్రాఫిక్ కష్టాలు..!

ప్రజల అవస్థలు


ప్రజాశక్తి - ఉండి


ఉండి మెయిన్ సెంటర్లో నిలిచిన ట్రాఫిక్

ఉండి మెయిన్ సెంటర్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. గణపవరం, ఆకివీడు, భీమవరం రహదారులకు మధ్య కూడలిగా ఉన్న ఈ సెంటర్ గుండా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇరుకుగా ఉన్న పెద్ద వంతెన మీద భారీ వాహనాలు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి. ఉండి పెద్ద వంతెన వద్ద వాహనాల రద్దీని నియంత్రించేందుకు ఇది వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసు సిబ్బంది ఉండేవారు. నేడు వాహన రద్దీని నియంత్రించేందుకు పోలీసులు కరువయ్యారు. రెండు నెలల క్రితం 108 అంబులెన్స్ సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో అంబులెన్స్‌లోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్ద వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించి ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు టిడిపి అధికారంలో ఉండగా మాజీ ఎంఎల్ఎ వేటుకూరి వెంకట శివరామరాజు పలుమార్లు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అయితే కార్యరూపం దాల్చక పోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అనంతరం ప్రభుత్వం మారడం, ఉండి నియోజకవర్గాన్ని తిరిగి టిడిపి కైవసం చేసుకోవడం, రాష్ట్రంలో వైసిపి అధికారం చేపట్టడంతో పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించాలనే ప్రణాళిక మరుగున పడిపోయింది. దీంతో ఉండిలో ట్రాఫిక్ కష్టాలు తీరేనా అని ఎదురు చూడటం ప్రజలవంతైంది. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించి ఉండి మెయిన్ సెంటర్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజా సంఘాలు కోరుతున్నారు.

నయవంచకుడు చంద్రబాబు : మంత్రి కొట్టు

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం


లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న మంత్రి కొట్టు సత్యనారాయణ

డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి రూ.14,000 కోట్లు ఎగ్గొట్టిన నయవంచకుడు చంద్రబాబు అని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. గురువారం నియోజకవర్గస్థాయి వైఎస్ఆర్ సున్నా వడ్డీ లబ్ధిదారులతో స్థానిక మదర్‌వన్నిని ఆసుపత్రి ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మహిళలను నమ్మించి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారని తెలిపారు. హామీ ఇవ్వకపోయినా సున్నా వడ్డీ కూడా అమలు చేస్తున్నారని తెలిపారు. 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్న డ్వాక్రా రుణాలను మాఫీచేసి నాలుగు విడతల్లో డ్వాక్రా మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేస్తానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మూడు విడతలు దిగ్విజయంగా అమలు చేశారన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్, మంత్రి కొట్టు సత్యనారాయణ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా అధికార ప్రతినిధి కొలుకులూరి ధర్మరాజు, పట్టణ అధ్యక్షులు జి.నాగు, పెంటపాడు ఎంపిపి దాసరి హైమావతి పాల్గొన్నారు.

గెలుపే లక్ష్యంగా పని చేయాలి

నియోజకవర్గ పరిశీలకురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి

ప్రజాశక్తి - కాళ్ల


మాట్లాడుతున్న నియోజకవర్గ పరిశీలకురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి

రాబోయే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, జగనన్న ప్రభుత్వానికి జెసిఎస్ సైన్యం అండగా ఉండాలని వైసిపి ఉండి నియోజకవర్గ పరిశీలకురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. పెదఅమిరంలో వైసిపి కార్యాలయంలో డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గంలోని సచివాలయ కన్వీనర్ల బీమా నమోదు శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తనూ పార్టీ గుర్తిస్తుందన్నారు. సచివాలయ కన్వీనర్లకు, గృహసారథులకు పార్టీ తరపున ఉచిత బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. జెసిఎస్ సైన్యం మొబైల్ యాప్ పని విధానాన్ని నమోదు చేసుకునే విధానాన్ని తెలిపారు. డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు మాట్లాడుతూ జెసిఎస్ సైన్యం యాప్ వైసిపి శ్రేణుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరేలా సచివాలయ కన్వీనర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కాళ్ల, ఉండి, ఆకివీడు మండలాలు, ఆకివీడు టౌన్, పాలకోడేరు మండల జగనన్న సచివాలయ కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు.

భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్దతుగా నిలవాలి

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం

దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు, మీడియా స్వేచ్ఛకు, పాత్రికేయుల భద్రతకు పౌర సమాజం మద్దతుగా నిలవాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ విజ్ఞప్తి చేశారు. ఎపియుడబ్ల్యుజె 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సేవ్ జర్నలిజం డేగా పాటించాలన్న యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం తాడేపల్లిగూడెం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు చిక్కాల రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో పత్రికారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐజెయు జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేయలేని పరిస్థితులు తలెత్తాయన్నారు. ఎపియుడబ్ల్యుజె జిల్లా కన్వీనర్ గజపతి వరప్రసాద్ మాట్లాడారు. గూడెం డిఎస్‌పి శరత్ రాజ్‌కుమార్, తహశీల్దార్ దుర్గా కిషోర్, ఎండిఒ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ ఎపిడబ్ల్యుజె వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో ఎపి, తెలంగాణ రాష్ట్రాల బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య కార్యదర్శి తోట సూర్యనారాయణ, బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ అధ్యక్షుడు ఎస్ఎస్.ప్రసాద్, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు కొడాలి రమేష్ బాబు, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ప్రత్తి వీరాస్వామి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

పాలకొల్లు : ప్రెస్ క్లబ్ భవనంలో ఎపియుడబ్ల్యుజె వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్ట్‌లకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను సభ్యులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తగ్గించి అక్రిడేషన్లు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కెవిఎస్ఎల్ఎన్.రాజు, ఐజెయు సభ్యులు ఎం. శ్రీనివాస్, ఎపియుడబ్ల్యుజె జిల్లా ఉపాధ్యక్షులు పిటి వెంకటేశ్వరరావు, వి వెంకట రమణ పాల్గొన్నారు.

తహశీల్దార్‌కు పలువురి అభినందన

ప్రజాశక్తి - యలమంచిలి

ఇటీవల యలమంచిలి తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన పి.సునీల్‌కుమార్‌ను గురువారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన వైసిపి సర్పంచులు, ఎంపిటిసిలు, దళిత నాయకులు తహశీల్దార్ కార్యాలయంలో సునీల్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ మండల పరిధిలోని సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యపేట సర్పంచి మేడిది జ్ఞానమణి, వైసిపి జిల్లా యువజన అధ్యక్షుడు ఉచ్చుల స్టాలిన్ బాబు, సర్పంచులు పాల్గొన్నారు.

వేగ నియంత్రణ పాటించాలి

రూరల్ సిఐ ఎస్‌వివిఎస్.మూర్తి

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం

వేగ నియంత్రణ పాటిస్తూ వాహనాలు నడపాలని రూరల్ సిఐ ఎస్‌వివిఎస్.మూర్తి ద్విచక్ర వాహనదారులకు సూచించారు. గురువారం తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లో హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్రవాహన ప్రమాదాల్లో మృతులు అత్యధికంగా 66 శాతం మంది యువకులే ఉన్నారని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ వీరభద్రరావు, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం, పట్టణ ఎస్ఐ బి.రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మేనేజర్ పోస్టుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ప్రజాశక్తి - భీమవరం

జిల్లాలో ఇ-జిల్లా, ఇ-డివిజనల్ మేనేజర్ పోస్టుల నియామకానికి పొరుగు సేవల పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో ఇ-డిస్ట్రిక్ట్ మేనేజర్, భీమవరం డివిజన్‌లో ఇ-డివిజనల్ మేనేజర్ పోస్టులను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పూరించిన దరఖాస్తులను విద్యార్హత ధ్రువీకరించిన కాపీలతో భీమవరంలోని జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. దరఖాస్తులను ఈనెల 25వ తేదీ లోపు చేసుకోవాలని తెలిపారు. 21 నుంచి 30 ఏళ్లు (01.07.2022 నాటికి) మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలని తెలిపారు. ధృవీకరణ పత్రాలను ఏదైనా గెజిటెడ్ అధికారి ద్వారా ధృవీకరించి సమర్పించాలని పేర్కొన్నారు.


కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న మాధవరాజు

ఎఇ మాధవరాజుకు అవార్డు అభినందనీయం

ప్రజాశక్తి - ఉండి

77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి చేతుల మీదుగా ఉత్తమ ఎలక్ట్రికల్ ఎఇగా అవార్డు అందుకున్న ఉండి ఎలక్ట్రికల్ ఎఇ ముదునూరి మాధవ రాజుకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షులు, ఉండి ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు మాట్లాడుతూ విధుల్లో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ మండలంలోని హైఓల్టేజీ సమస్యను పరిష్కరిస్తూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న మాధవరాజుకు ఉత్తమ అవార్డు రావడం అభినందనీయమన్నారు. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ఓల్టేజీ సమస్యను తీరుస్తూ అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తూ మండలంలో విద్యుత్ పవర్ కట్ లేకుండా చూస్తున్న మాధవరాజుకు అడ్వయిజర్ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు.

ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగిఉండాలి : ఎంఎల్ఎ

ప్రజాశక్తి - భీమవరం రూరల్

ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. ఆజాదికా అమృతోత్సవ్‌లో భాగంగా స్థానిక బివి.రాజు పార్కు వద్ద గురువారం సాయంత్రం నేల తల్లికి నమస్కారం.. వీరులకు వందనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఎల్ఎ నేల తల్లికి నమస్కారం.. వీరులకు వందనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, అధికారులు, ప్రజల చేత దేశభక్తిపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తిని చాటుకునేందుకు ఆజాదికా అమృతోత్సవ్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందన్నారు. ఎందరో త్యాగధనుల వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని, అందుకే వీరుల చరిత్రలను యువత ఆదర్శంగా తీసుకుని సమ సమాజానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమణ, మున్సిపల్ కమిషనర్ ఎం.శ్యామల, ఇఇ త్రినాధ రావు, చెరుకువాడ రంగసాయి, కట్రెడ్డి సీతారామయ్య, కోమటి రాంబాబు పాల్గొన్నారు.

సేవలు మరింత విస్తృతం

వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట్రామరాజు

ప్రజాశక్తి - భీమవరం రూరల్

దేశవ్యాప్తంగా విద్య, వైద్య తదితర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న తమ ఫౌండేషన్ భవిష్యత్తులో రాష్ట్రంలో మరింత విస్తృతం చేస్తామని వసుధ ఫార్మా స్యూటికల్ అధినేత, వసుధ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంతెన వెంకట్రామరాజు అన్నారు. వసుధ ఫౌండేషన్, శ్రీలక్ష్మీ గాయత్రి హాస్పిటల్ (హైదరాబాద్) వారి సహకారంతో భీమవరం మెంటేవారితోటలో నిర్వహిస్తున్న అల్లూరి సీతారామరాజు భగత్‌సింగ్ వైద్య సహాయ కేంద్రాన్ని బుధవారం రాత్రి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వెంకట రామరాజు మాట్లాడుతూ పేదవారిని ఆదుకోవాలన్న సంకల్పంతో ఫౌండేషన్‌ను ప్రారంభించామన్నారు. నేడు వైద్య, విద్య సేవా కార్యక్రమాలతో పాటు పేదలు, వృద్ధుల జీవనానికి సహకారం అందిస్తున్నామన్నారు. విజ్ఞాన కేంద్రం ఛైర్మన్ బలరాం, ఉద్దరాజు రామం ట్రస్ట్ ఛైర్మన్ మంతెన సీతారాంతో ఆయన చర్చించారు. సీతారాం మాట్లాడుతూ గిరిజనులకు సహాయ సహకారాలు అందించడానికి అల్లూరి సీతారామరాజు ఆదివాసి కేంద్రంను ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేశామన్నారు. వసుధ వెంకట్రామరాజు మాట్లాడుతూ పోలవరం, భద్రాచలం తదితర ప్రాంతాల్లో తమ ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహాలక్ష్మి, డాక్టర్ పొనమండ చంద్రశేఖరవర్మ, వసుధ ఫౌండేషన్ కార్యదర్శి మంతెన కృష్ణంరాజు, కన్వీనర్ ఇందుకూరి ప్రసాద్ రాజు, మానవత సభ్యులు పాల్గొన్నారు.

పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా రవి

ప్రజాశక్తి - పాలకొల్లు

పాలకొల్లు ది ఆర్టిస్ట్స్ అండ్ పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా నీలం రవి ఎన్నికయ్యారు. పెనుమల్లు వెంకట రమణారెడ్డి అధ్యక్షతన సంఘం భవనం వద్ద 44వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. సీనియర్ పెయింటర్ పోతుమంచలి సత్యనారాయణను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు వబిలిరెడ్డి సూర్యనారాయణ, సెక్రటరీ సత్యనారాయణ, కోశాధికారి ఈదా రాజబాబు, జి.వి.నరసింహారావు, జి.సత్యనారాయణ, రామబ్రహ్మం పాల్గొన్నారు.

నేడు సచివాలయాల కన్వీనర్ల సమావేశం

ప్రజాశక్తి - గణపవరం

ఈ నెల 18వ తేదీన ఉంగుటూరు నియోజకవర్గ సచివాలయాల కన్వీనర్ల సమావేశం వరదరాజపురంలోని కెవిపి ఫంక్షన్ హాల్లో జరుగుతుందని ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయం తెలిపింది. ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని తెలిపింది. సమావేశానికి వచ్చే కన్వీనర్లు ఆధార్ కార్డు జిరాక్సు తీసుకురావాలని కార్యాలయ ప్రతినిధి తెలిపారు.

వైభవంగా వారాల ఉత్సవం

ప్రజాశక్తి - ఉండి

శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పెదపుల్లేరులో సత్తెమ్మ అమ్మవారి వారాల మహోత్సవంలో భాగంగా గురువారం రామాలయం కమిటీ ఆధ్వర్యంలో మహిళలు సుమారు 400 కళాశాలతో పురవీధుల్లో ఊరేగింపుగా, శక్తి వేషాలతో, తీన్మార్‌తో రామాలయం నుండి అమ్మవారిని ఆలయానికి తీసుకెళ్లారు. తొలుత రామాలయంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ యడ్ల సత్యనారాయణ, రాయి శ్రీనివాస్, వెన్నెలకోట అప్పల శ్రీనివాస్, శివ దంపతులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు, ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, కార్పొరేషన్ డైరెక్టర్ గులిపల్లి అచ్చారావు, సర్పంచి పాల్గొన్నారు.

పాఠశాలకు మైక్ అందజేత

ప్రజాశక్తి - పాలకొల్లు

పట్టణంలోని మండల ప్రజా పరిషత్తు ప్రాథమిక పాఠశాల లంకలకోడేరు - 2కు ప్రముఖ పారిశ్రామికవేత్త నడపన జగపతి సౌజన్యంతో పాఠశాల హెచ్‌ఎం గుత్తుల శ్రీనివాస్‌కు పబ్లిక్ అడ్రస్ సిస్టంను జగపతి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని, దాతల సహకారంతో విద్యార్థులు మంచి పౌరులుగా ఎదగాలని చెప్పారు. భవిష్యత్తులో పాఠశాలకు ఏ అవసరం వచ్చిన తన సహకారం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జివిఎస్ విఆర్ఎం మున్సిపల్ పాఠశాల హెచ్‌ఎం రాయపూడి భవానీ ప్రసాద్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ జనార్ధన్ పాల్గొన్నారు.

ఎంఎల్ఎ తనయుడి పుట్టినరోజున అన్నదానం

ప్రజాశక్తి - పాలకొల్లు

ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు తనయుడు సాయి ధరహాస్ పుట్టినరోజు సందర్భంగా గురువారం పట్టణంలో అన్నా క్యాంటీన్ వద్ద 969వ రోజు పేదలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ పేదల ఆశీర్వాదం తన బిడ్డకు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, జివి పాలవలస తులసీరావు, మేడిశెట్టి కేశవ, పిసిని రాము పాల్గొన్నారు.

22న బహిరంగ సభను జయప్రదం చేయాలి

ప్రజాశక్తి - పెనుగొండ

దేశాన్ని రక్షించండి.. దేశాన్ని కాపాడండి నినాదంతో చేపట్టిన సిపిఐ బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 22వ తేదీన తణుకులోని ఎన్‌టిఆర్ పార్కు వద్ద చేపట్టనున్న సిపిఐ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు అన్నారు. గురువారం పెనుగొండలో గోంగూర తూము సెంటర్లో జిల్లా కార్యదర్శి మాట్లాడారు. బిజెపి, వైసిపి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల అధ్యక్షులు సిద్ధాబత్తుల పరబ్రహ్మం, గుడాల సాయికృష్ణ, కడల పురుషోత్తం, కట్ట మురళి, దొంగ సత్యనారాయణ పాల్గొన్నారు.

భీమవరం రూరల్ :రాష్ట్రాన్ని రక్షించుకుందాం - దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో సిపిఐ చేపట్టిన ప్రచార జాత, విశాఖలో ప్రారంభమైన బస్సు యాత్ర ఈ నెల 22న జిల్లాలో ప్రవేశిస్తున్న సందర్భంగా తణుకులో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. సిపిఐ ప్రచార జాతా, బస్సు యాత్ర విజయవంతం కోరుతూ భీమవరంలో సిపిఐ ప్రచార జాతాను భీమారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ బస్సు యాత్ర రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పర్యటించి వచ్చే నెల 8న తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, ఎపి మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి పాల్గొన్నారు.

బాధితునికి మానవత సాయం

ప్రజాశక్తి - పాలకొల్లు

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి దాతలు స్పందించి ముందుకు రావడం హర్షణీయమని మానవత అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ అన్నారు. స్థానిక 28వ వార్డుకు చెందిన గంధం వెంకట సురేష్ కాలేయవ్యాధితో బాధపడుతుండగా విషయం తెలిసిన స్థానిక మానవతా శాఖ ఆధ్వర్యంలో గురువారం రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. కోలాటి రవీంద్రనాథ్ బెనర్జీ దంపతులు ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవత కార్యదర్శి పిఎస్.ప్రతాపరాజు, పూర్వ అధ్యక్షుడు గుడాల హరిబాబు, సభ్యులు బొక్కా గంగాధర్, శ్రీవాత్సవ పాల్గొన్నారు